Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 88

(Apr. 3, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 88

(Apr. 3, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 3—4—47 గురువారం [సంచిక 88

వైస్రాయితో గాంధీజీ

మూడవమారు కలిసి మాట్లాడారు

న్యూఢిల్లీ, ఏప్రియల్ 2

నేడు మధ్యాహ్నం మహాత్మాగాంధీ మూడవమారు వైస్రాయితో కలుసుకొని మాట్లాడారు.

ప్రస్తుతం ఢిల్లీలోవున్న కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యులు సాయంకాలం గాంధీజీని కలుసుకొని వైస్రాయితో జరిగిన చర్చలపై అభిప్రాయం తెలుసుకుంటారు.

ఇండియా - ఇండొనీషియా రాజకీయ సంబంధాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

ఇండియా, ఇండొనీషియాలమధ్య రాజకీయసంబంధాలను నెలకొల్పడం గురించి షారీర్, నెహ్రూలు రేపు సంప్రతింపులు ప్రారంభిస్తారని తెలుస్తూంది.

ఇండొనీషియా రిపబ్లిక్కును గుర్తిస్తున్నాము అని బ్రిటిష్ ప్రధాని మొన్న కామన్సులో ప్రకటించారు.

సామ్రాజ్యవాద నిర్మూలనకు పోరాడాలి

చట్టాలతో సమస్యలుపోవు

అఖిలాశియా మహాసభ నివేదికలు

“ఏకప్రపంచమే మన లక్ష్యం”

సభలో గాంధీజీ ఉపన్యాసం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

నేటి అఖిలాశియా మహాసభకు గాంధీజీ, ఇండొనీషియా ప్రధాని డాక్టర్ షారీర్ వచ్చారు. ప్రతినిధులు జయధ్వానాలతో వీరికి స్వాగత మిచ్చారు.

స్వతంత్రోద్యమాలకు, కార్మిక సమస్యలకుసంబంధించిననివేదికలను సభలో చర్చించి ఆమోదించారు. సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించాలని, కార్మికులకు పాలనలో భాగమివ్వడం ద్వారా కార్మికసమస్యలుపరిష్కరించాలని ఆ నివేదికలు స్పష్టపరచాయి.

గాంధీజీ ప్రతినిధుల కోరికపై కొన్ని నిముషాలు మాత్రమే మాట్లాడుతూ ‘ఏక ప్రపంచం’ ఆదర్శంగా పని చేయవలసిందని సభవారిని ఉద్బోధించారు.

డాక్టర్ షారీర్ రేపటి సభలో ఉపన్యసిస్తారు.

గాంధీజీ ప్రసంగం

గాంధీజీ ఇలా ఉపన్యసించారు:

“ఏక ప్రపంచమే మనలక్ష్యం. అందుకై మీరు పని చేయాలని కోరుతున్నాను. నాజీవితంలోనే ఈ లక్ష్యం సాధించాలని చూస్తూ ఉన్నాను. మీ రందరూ ఒకే సంకల్పంతో దీక్షతో వెళ్ళి పనిచేశారంటే ఈ లక్ష్యం సిద్ధించగలదు.

“ఈ మహాసభ ఆశియావాసులమైన మన అందరికీ ప్రముఖ సంఘటనగా భావిస్తున్నాను. ఇలాంటిసభ భారత దేశంలో జరిగేందుకిదే మొట్ట మొదటి పర్యాయం. మీరు తిరిగి వెళ్ళి సత్యనిర్మాణానికై పాటుపడతారని ఆశిస్తున్నాను.

దురాక్రమణ దృష్టిలేదు

“ఆశియా ప్రభుత్వ ప్రజా ప్రతినిధులిక్కడ సమావేశంకావడం అమెరికా యూరోపు ఖండాలపై యుద్ధాన్ని ప్రకటించడానికి కాదు. భారతదేశం ఎక్కువభాగం అహింసా పద్ధతులతో సాధించిన స్వతంత్రాన్ని ఇతర దేశాల స్వతంత్రాన్ని నాశనం చేసేందుకు ఉపయోగిస్తే నేను విచారపడతాను. యూరపియన్ రాజ్యాలు ఆశియా వివిధ భాగాల్లో నివసిస్తున్న వివిధ జాతులను అన్యాయంగా పీడించారు. అయినప్పటికీ వారిపై మనం యుద్ధానికి వెళ్ళం.

“ఈ మహాసభ ఏడాదికొకతూరో, రెండేళ్ళకొకసారో భారతదేశంలోనే జరగాలని సూచిస్తున్నాను. నా భారతదేశ పక్షపాతాన్ని మీరు క్షమించాలి.”

ప్రతినిధులు గాంధీజీ ఇంకా ఉపన్యసించాలని బలవంతం చెయ్యగా రేపటి సభలో మాట్లాడతానన్నారు.

ఆశియా సమితి స్థాపనవిషయమై చైనా ప్రతినిధి ప్రశ్నించగా గాంధీజీ ఇలాఅన్నారు:

“నన్ను తొలినుండి సభకు రమ్మని నెహ్రూ కోరాడు కాని రాలేకపోయాను. ఇప్పుడు వైస్రాయి రమ్మంటే వచ్చాను. వారిద్దరికి నేనిప్పుడు బందీగా ఉన్నాను. మీకు లాభకారిగా నేనేమీ చెప్పలేనేమో.

“భారతదేశంలో విభేదాలున్నవి. వీని నెలా పరిష్కరించుకోవాలో తెలియడంలేదు. మేము యజమానులను మార్చుకోవాలని కాక, మాదేశానికి మేమే యజమానులు కావాలని కోరుతున్నాము. అదెలాగో నాకు తెలియడంలేదు. నెహ్రూకు, గఫార్‌ఖాన్‌కు కూడ తెలీదనుకుంటాను. మాకు తెలిసింతవరకు మా ప్రయత్నం మేము చేయాలి. ఫలితం దైవాధీనమని. మనుష్యులను నడిపేది సత్యమే. ఆ సత్యసాధనకు మీరు పనిచేయాలి.”

షారీరుకు స్వాగతం

ఇండొనీషియా ప్రధాని డాక్టర్ షారీర్ తానిదే మొదటితూరి అంతర్జాతీయ సభల్లో ప్రవేశించడమని, సాధ్యమైనంత మందితో మైత్రిని ఏర్పరుచుకోవడం తన ఉద్దేశమని అన్నాడు. ఆయనకు స్వాగతమిస్తూ నెహ్రూ ఇలాఅన్నాడు: “షారీర్ మనందరికి ఆశ్చర్యం కలిగించాడు, తొందరపడ్తాడని, తర్వాత రాడని అనుకుంటుండగా నిన్న అర్ధరాత్రికి ఆయన విమానంలో దిగాడు. ఆయన ఈ సభకు రావడం చాల ముఖ్యవిషయం. మూడేళ్ళుగా ఆశియాలో, ఇండొనీషియా ప్రధానపాత్ర నిర్వహించింది.”

స్వతంత్రోద్యమాల నివేదిక

తర్వాత మహాసభలో జాతీయ స్వతంత్రోద్యమాలపై సంఘం తయారుచేసిన నివేదిక చర్చకు వచ్చింది. రాజకీయ సమస్యలకు సంబంధించిన నివేదిక ఇదొక్కటే, ఆ నివేదికలో ఈ అంశాలున్నవి.

“ప్రపంచంలోని వివిధభాగాలలోని విప్లవ సంఘటనలతో ఉజ్వలితమై ఆశియాలో స్వతంత్రోద్యమము వివిధదేశాల్లో ఆరంభమైనది. రెండో యుద్ధం ప్రారంభంతో ఆశియా స్వతంత్ర పోరాటాలు ప్రాముఖ్యతకు వచ్చాయి. విదేశపాలనను నిర్మూలించేందుకు విస్తృతమైన తీవ్రపోరాటం సాగింది.

“అనేక కారణాలవల్ల పడమటి సామ్రాజ్య దేశాలు - ముఖ్యంగా బ్రిటన్, ఆసియా దేశాలపై పెత్తనం కొనసాగించలేక పోతున్నది. అందువల్ల శాంతంగా అధికారం అప్పగించే స్థితికి రావచ్చు.

సామ్రాజ్యవాద నిర్మూలనకు పనిచెయ్యాలి

“ఆశియాదేశాలన్నీ సామ్రాజ్యవాదం ఆశియాలో ఎక్కడా నిలవకూడదని దీక్ష బూనాలి. తమపైనున్న సామ్రాజ్యవాదుల పెత్తనం త్వరలో నిర్మూలనమయ్యేందుకు తీవ్ర చర్యలను జరపాలి.

“పశ్చిమ రాజ్యాలు ఆర్థిక పెత్తనాన్ని ఇంకా కొనసాగించాలని చూస్తారు. ఈ సంగతిని జ్ఞాపకముంచుకోవాలని కొందరు ప్రతినిధులు సూచించారు. ఆర్థికస్వతంత్రం లేనిది రాజకీయ స్వాతంత్ర్యానికి విలలేదు. అంతేకాక సిలోన్, మలయాలలో బాగా పాదుకొని భారత సముద్రంపై ఆధిపత్యం కొనసాగించుకోవాలని బ్రిటన్ చూస్తూంది. ఇలాంటి ప్రమాదకరవిషయాలను జాగ్రత్తగా కనిపెట్టాలని కొందరు ప్రతినిధులు సూచించారు.

సామ్రాజ్యవాద ప్రభుత్వాలకు సాయం చేయరాదు

“ఆశియా దేశాలలో ఏదేశాన్ని కాని అణచిపెట్టే విషయంలో సామ్రాజ్యవాద ప్రభుత్వాలకు ఏ ఆశియాదేశంకూడ సహాయం చేయరాదు. అంతేకాక పెద్ద ఆశియాదేశాలు చిన్న ఆశియాదేశాలకు ఆర్థిక సహాయం చెయ్యాలి. ఆ సహాయం పెత్తనంగా మారదని ఆశిస్తున్నాము.

“ఆశియాలో సామ్రాజ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలను ముఖ్యంగా ఇండొనీషియా, వియత్నాం ప్రజలను అభినందిస్తున్నాము, ఆశియాలో తటస్థ దేశాల సమితి నొకదానిని స్థాపించాలని ఒక ప్రతినిధి సూచించాడు.

భారత సేనలను ఇండొనీషియాలో ఉపయోగించరు

“ఇండొనీషియా, బర్మాలలో భారత సేనల ఉపయోగాన్ని గూర్చి భారత ప్రతినిధులు వివరించారు. మొన్న మొన్నటి వరకు భారత సేనలు విదేశ పెత్తనంక్రింద ఉన్నారని తాత్కాలికప్రభుత్వానికి అలాంటి దృక్పథం లేదని, ఆశియా స్వతంత్రోద్యమాలపై భారత సేనలను ఉపయోగించమని వారు చెప్పారు. ఇతరదేశాల స్వతంత్ర పోరాటాలకు సాయపడే విషయంలోకూడ యుద్ధ ప్రకటన తప్ప మిగతా ఏదైనా నైతిక సహాయం మాత్రమే కాగలదని, ఇచ్చేసహాయం తగాదాను మరింత రెచ్చగొట్టేదిగా ఉండరాదని భారత ప్రతినిధులు చెప్పారు.

“మిత్రరాజ్య సమితిలో ప్రవేశానికి ఆశియాదేశాలకు చైనాప్రతినిధులు సాయపడతామన్నారు. ఇండొనీషియా రిపబ్లికును గుర్తించాలని ఊహించడమైనది.

మైనారిటీలుస్వతంత్రపోరాటాన్ని బలపర్చాలి

“ఆశియాదేశంలో ఉన్నప్పటికీ స్వదేశ మైనారిటీలు తమదేశ స్వతంత్ర పోరాటాన్ని బలపరచాలని ఏకగ్రీవంగా అంగీకరించాము. ఇతరదేశ మైనారిటీలను ప్రతి ప్రభుత్వమూ న్యాయంగా చూడాలి. స్వదేశ మైనారిటీ సద్భావాన్ని సంపాదించలేని ఏ దేశంకూడ సంపూర్ణ స్వతంత్రంగా భావించబడదు.”

కార్మిక సమస్యల నివేదిక

మధ్యాహ్న సమావేశం కార్మికసమస్యల మీద ఉపసంఘం తయారు చేసిన నివేదికను ఆమోదించింది. అందులో ఇలా వుంది:

“ఆశియా దేశాలలో ప్రధాన వృత్తి సేద్యంగా వుంది. వ్యవసాయ కార్మికులు అభివృద్ధికానిది, పారిశ్రామిక కార్మికుల స్థితిని పెంచడం కుదరదు. వ్యవసాయ కార్మికులలోకూడ ఉద్యమం ప్రారంభమవుతున్నది. తేయాకు కార్మికులను సమీకరించడంకూడ మలభమే.

కార్మికుల స్థితి బాగుపరచాలి

“సోవియట్ ఆశియాలో తప్ప మిగత దేశాల్లో వ్యవసాయ కూలీలకిన్న పారిశ్రామికకార్మికులే సంఘటితులైవున్నారు. చైనా

(మిగతా 4 వ పేజీలో)

సేనను జాతీయం చేసే సమస్య

తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన చర్చ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1

రేపు భారత సేనను జాతీయం చేసే విషయమై తాత్కాలిక ప్రభుత్వం చర్చిస్తుంది. ఏదో ఒక నిర్ణయం కూడ చేయ మన్నదని రూఢిగా తెలుస్తున్నది. ఉపసంఘ నివేదికపైన, సేన బలమెంత ఉండాలనే సమస్యపైన నిర్ణయం తీసుకుంటారు.

సివిల్ సర్వీస్ సంగతి కూడ సమాలోచిస్తారు. బ్రిటిష్ ప్రభుత్వంనుండి తృప్తికరమైన సమాధానం వచ్చిందో లేదో అధికారరీత్యా తెలీడంలేదు. ఈ విషయమై ఇండియా మంత్రితో వవేల్ దీర్ఘ సంభాషణ జరిపాడు.

సివిల్ సర్వీస్ విషయమై ఇండియా మంత్రి స్పష్టమైన సమాధానం పంపినట్లు అధికార వార్తలు తెలుపుతున్నవి.

కామన్సులో ప్రకటన

ఈ విషయమై కామన్సుసభలో ప్రకటన ఏప్రెల్ 17 తర్వాత పార్లమెంటు సమావేశమైనప్పుడు తప్పక జరుగుతుందని లండన్ రాయిటర్ రాజకీయవిలేఖరి తెలుపుతున్నాడు. సివిల్ సర్వీస్‌రద్దుకు ఒక గడువుకూడ ప్రకటిస్తారట.

లండనులో భారత మిత్రమండలి

లండన్, ఏప్రియల్ 1

ఇప్పుడు లండనులో ఉన్న ‘భారత మిత్ర మండలి’ని మరింత బలవంతంచేయడానికి భారత ప్రభుత్వ సుహృద్భావ ప్రతినిధి శ్రీ సుధీర్‌ఘోష్ కృషి-చేస్తున్నారు.

ఇప్పటికి పార్లమెంటు సభ్యుడైన కె. జెల్లికస్‌ను భారత మిత్రమండలి కమిటీలో చేర్చుకున్నారు. ఇంకా మరికొంతమంది కన్సర్వేటివ్ సభ్యులను కూడ చేరమని ఆహ్వానించినట్లు తెలుస్తూంది.

లేబరుప్రభుత్వ విధానంపై లేబరుసభ్యుల తిరుగుబాటు

నిర్బంధ సైనికసమీకరణ బిల్లుకు వ్యతిరేకంగా 70 మంది వోటు చేశారు

లండన్, ఏప్రిల్ 2

శాంతి సమయంలో కూడా నిర్బంధ సైనిక సమీకరణ కావాలి అని కామన్సు సభలో లేబరు ప్రభుత్వం తలపెట్టిన బిల్లుపై గతరాత్రి ఓటింగు జరిగింది. కొంతమంది లేబరు సభ్యులు బిల్లును వ్యతిరేకించినా, వోటింగులో తటస్థంగా ఉంటే ఉంటారు — కాని, వ్యతిరేకంగా వోటుచేయరుఅని లేబరు పార్టీ నాయకులూ, మంత్రులూ ఆశించారు.

ప్రభుత్వ బిల్లును నిరాకరించాలి అనే సవరణ వోటుకు పెట్టేసరికి 86 మంది సభ్యులు దానికి అనుకూలంగా వోటుచేశారు. వీరిలో సుమారు 70 మంది లేబరు సభ్యులు. మిగిలినవారు లిబరల్‌పార్టీవారూ, తదితరులూను. 386 మంది సవరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ బిల్లును బలపరుస్తూ వోటుచేశారు. చర్చిల్ ముఠా అంతా ప్రభుత్వ బిల్లును బలపరుస్తూ వోటుచేసింది.

70 మంది లేబరు సభ్యులు, తమకు వ్యతిరేకంగా, ఇలా బహిరంగంగా వోటుచేయడం లేబరు ప్రభుత్వానికి దిగ్భ్రమ కలిగించిందని విషయజ్ఞులవలన తెలుస్తూంది.

సోవియటుకు వ్యతిరేకంగా అమెరికాతో ముఠాకడుతూన్న బెవిన్ విదేశాంగ విధానములో ఒక భాగమే ఇప్పటి బిల్లు అనీ, వ్యతిరేకించినవారు ఈ 70 మందిలో చాలా మంది ఉన్నారు. ఇదివరకొకసారి బెవిన్ విదేశాంగ విధానాన్ని లేబరు సభ్యులు తీవ్రంగా విమర్శించారు. కాని, అప్పుడు వోటింగులో నిరసన సూచకంగా తటస్థంగా కూర్చున్నారు. లేబరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబరు సభ్యులు వోటుచేయడం ఇదే మొదటిసారి.

లేబరు ప్రభుత్వం అనుసరిస్తూన్న విదేశాంగ విధానంపట్ల ప్రజలలో - ముఖ్యంగా లేబరుపార్టీలో పెరుగుతూన్న విముఖతకు నిన్నటి వోటింగు నిదర్శనమని లేబరు మంత్రులకు తెలుసు. నిన్నటి వోటింగు విషయంలో వారి ఆందోళనకు ఇదే కారణం.

స్పెయిన్ కోరుతున్నది ప్రజా ప్రభుత్వాన్ని కాని కొత్తరాజులను కాదు

రిపబ్లిక్ ప్రధాని ప్రకటన

లండన్, ఏప్రిల్ 1

స్పెయిన్ కమ్యూనిస్టుపార్టీ మొదలైన ప్రజాపక్షాలన్నీ కలిసి ప్రవాసంలో ఒక రిపబ్లికన్ ప్రభుత్వాన్నేర్పరచాయి. ఈ ప్రభుత్వ ప్రధాని రుడాల్ఫొ లూవిస్, నిన్నటి ఫ్రాంకో ప్రకటనను ఖండించాడు. “ఫ్రాంకో ఒక కపటనాటకం ఆడుతున్నాడు. దానితో ఎవ్వరూ మోసపోరు. స్పెయిన్ ప్రజలు కోరుతున్నది పాతరాజులనూ కాదు. కొత్తరాజులనూకాదు. వారు కోరుతున్నది ప్రజాప్రభుత్వం. తన ప్రభుత్వం ప్రజాతంత్రంగా మారిపోతున్నట్లు మిత్రరాజ్యసమితిని మోసపుచ్చాలని ఫ్రాంకో అనుకుంటున్నాడు. కాని, తన ప్రభుత్వం ఏ వేషంలో ఉన్నా లక్షలకొలది స్పెయిన్ ప్రజల హత్యపై ఆధారపడి ఉన్నదన్న సత్యాన్ని ఫ్రాంకో కప్పిపుచ్చలేడు.” అని అతనన్నారు.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

కోడూరుఫిర్కా రైతులపై పోలీసు దౌర్జన్యాలు

శిస్తులివ్వనన్నారని రైతులపై ఆరోపణ

కోడూరు, మార్చి 30

దివితాలూకా కోడూరు గ్రామంలో రైతులపై పోలీసు దౌర్జన్యాలు సాగుతున్నాయి. ఇప్పటికి 25 గురను అరెస్టుచేశారు. మరి కొందరిని కొట్టివదలిపెట్టారు. వీరిలో కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు, రైతులుకూడ వున్నారు. అరెస్టయినవారిలో గోగినేని కోటయ్య (60 సం. వయస్సు) 2. వల్లూరి మారయ్య, (50 సం. కాంగ్రెసువాది) మునమాది వెంకటసుబ్బయ్య (40 సం. కాంగ్రెసువాది) మునమూరు వెంకటరత్నం, గోగినేని శీతయ్య, మన్నే బసవపూర్ణయ్య, యార్లగడ్డ వెంకటేశ్వర్లు, మల్లెపెద్ది సీతారామయ్య (కాంగ్రెసు యువకుడు) మల్లంపాటి సూర్యనారాయణ, వెన్నా అంటోదు (కోనేరు రాజగోపాలరావుగారి నౌకరు) వాగళ్ళ ...

... లను కూడ అయినకాడికి అమ్మి శిస్తులు కట్టవలసి వస్తోంది. ఇదంతా కాంగ్రెసు ప్రభుత్వం పేరుతో జరుగుతోందనీ నాయకత్వం ప్రజలకు దూరమౌతుందనీ చాలమంది కాంగ్రెసువాదులు బాధపడుతున్నారు. ప్రజలను ప్రభుత్వానికి మధ్య స్థానికాధికారులు సృష్టించే అగాధాన్ని నాయకులు గుర్తించలేక పోతున్నారు.

మోపిదేవిలో సోదాలు

కంఠంనేని గోపాలరావుగారి అరెస్టు

మోపిదేవి, మార్చి 30

పెదప్రోలు మకాంచేసినరిటయ్యపోలీసులు ...

కురిచేడు గ్రామ డీలరుపై అక్రమారోపణ

కురిచేడు, మార్చి 25

కురిచేడు గ్రామ కిరోసిన్ రిటైలు డీలరు రావూరి సుబ్బారాయుడు కిరోసిన్ సీసా 18 రూపాయి చొ॥ అమ్ముతున్నాడని 23-3-47 పాకిస్థాన్ పత్రికలో ప్రకటించారు.

కాని ఆ వార్త పట్టి అభూతకల్పన అనీ, స్వార్థపరులు కొందరు యెక్కువ కిరోసిన్ అడిగితే డీలరు యివ్వ విరాకరించినందున యిట్టి అక్రమారోపణను పాకిస్థాన్‌లో ప్రకటించారనీ, ఆప్రకటనను ఖండిస్తూ నాలుగు వందలు హిందూ ముస్లిం రైతులు, కూలీలు సంతకాలు చేసి విరాధారమగు ఈవార్తను అధికార్లుగాని, ప్రజలుగాని నమ్మవద్దని తెలియజేయుచున్నారు.

... పెట్టి అవమానించారు. దెబ్బలు తగిలిన వారికి వైద్యసహాయం కాని, భోజన వసతులుగాని ఏర్పాటు చేయలేదు. ప్రజలు పోలీసులమీద దౌర్జన్యం చేసినట్లు వార్తలు సృష్టిస్తున్నారు. జమీందారుకు అండగా రైతులపై సాగుతున్న ఈ పోలీసు దౌర్జన్యాలవల్ల, ప్రజలలో ప్రభుత్వంపట్ల తీవ్ర ...

విశ్వనాథపల్లిలో సోదాలు, అరెస్టులు

అరెస్టయినవారిని అవమానిస్తున్నారు

దివి గ్రామాల్లో పోలీసుదాడులు కాంగ్రెసు ప్రభుత్వం ఆపుజేయాలి

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి రామినేని పిచ్చయ్యగారి ప్రకటన

మున్నబు వాత పగలు సాధించుతున్నాడు

బంజర్లను వేలం వేయరాదు

పెద్దాపురంలో మంచినీటి కరువు

కమ్యూనిస్టులపై ధ్వజం మద్రాసురాష్ట్రం ఆదర్శమైనపటు

కాంగ్రెసు - లీగుల ఐక్యతకై కృషి ప్రమాదమట

తెల్లదొరల రహస్య సర్క్యులర్

ఎందుకింత భయం?

కర్నూలుజిల్లాలోతిండికొరత

ఆహారసమస్య పరిష్కారానికి అన్నిపార్టీలు తోడ్పడాలని రైతుసంఘ కార్యదర్శి విజ్ఞప్తి

కర్నూలు, మార్చి 20

కర్నూలుజిల్లా రైతుసంఘ కార్యదర్శి యం. సుబ్బారెడ్డిగారు క్రింది విధంగా ప్రకటిస్తున్నారు:

రాయలసీమ ప్రజలు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తీవ్రమైన ధాన్యం కరువుకు లోనవుతున్నారు. ఎక్కడా ధాన్యం దొరకుటలేదు. దొరికినా వాటి ధరలు ప్రజల కందుబాటులో లేవు. కొన్నిప్రాంతాల ప్రజలు ధాన్యం పుట్టక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.

ఈ జిల్లాలో ప్రధానమయిన ఆహారధాన్యాదుల పంటలు, కొర్ర, సజ్జ, రాగి, జొన్నలు, పప్పుధాన్యాలు. వరి చాల తక్కువ. సకాలంలో వర్షములు లేకపోవుటవలన ముంగారి పంట కొర్ర, ఆరిక, సజ్జ, రాగి పూర్తిగ దెబ్బతిన్నది. జిల్లా మొత్తంపైన ఈ పంటలు ... పంటకూడ లేదు. కొన్ని ప్రాంతాలలో ...

... కుటుంబాలతో బయటిప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎక్కడా ధాన్యం దొరకదు; దొరికినా వాటిధరలు ప్రజాసామాన్యానికి అందుబాటులో లేవు.

శక్తికిమించిన జీవితావసర వస్తువుల ధరలు

ఒకవైపు ధాన్యం కరువు, మరియొకవైపు ప్రతి కుటుంబానికి కావలసిన పట్టిమిరపకాయ, వేరుశనగనూనె, కొబ్బరినూనె, బెల్లం, చింతపండు మొదలగునవి మార్కెటులో దొరకుటే దుర్లభమయింది. దొరికినా వాటి ధరలు చుక్కలు తాకుచున్నవి. బెల్లం సేరు 1కి 0-8-0, కొబ్బరినూనె సేరు 1కి రు. 1-4-0; మిర్చి సేరు 1కి 0-8-0. ఇవైనా మచ్చుకు మాత్రమే. ఇక రైతులకు కావలసినవ్యవసాయపనిముటకొరతఆలాగనే ...

ప్రభుత్వ అసమర్థత

బీదలపై దాడి

ప్రజల దుర్భరకష్టాలు

ఆహారకమిటీ నిరర్థకత

... ప్రజలకు మిగిలేదేమీలేదు. నందికొట్కూరు తాలూకా వాడాల గ్రామ ఆహారకమిటీ ప్రెసిడెంటువచ్చిన 6 బండిపట్టాల జతలలో తనకే రెండు వుంచుకున్నారు. మిగతావి ఇతర గ్రామకమిటీ సభ్యులకిచ్చారు.

కమిటీలయందు ప్రజలకు పూర్తిగ విశ్వాసము పోయింది. కమిటీలలోవుండి సాధ్యమైనంత ప్రజాసేవ చేస్తామనుకున్నవారికి వాటిలో వుండటము రోజురోజుకు కష్టమగుచున్నది. ఉద్యోగస్థులు వీరి మాటలు లెక్కపెట్టుటలేదు. నందికొట్కూరు తాలూకాలో తాలూకా సభ్యులు రాజీనామా యిచ్చేవరకు వచ్చింది.

రైతుల కోర్కెలు

రోజు రోజుకు పరిస్థితులు విషమించుతున్నాయి. ఇంకా 8 నెలలకు కాని పంటలు రావు. పరిస్థితులు విషమించకుండా వుండాలంటే ప్రభుత్వము వెంటనే ఈ క్రింది కోర్కెల నెరవేర్చాలి.

(1) జిల్లాకు కనీసము 25000 టన్నుల ధాన్యం వెంటనే సరఫరా చేయించాలి.

(2) జిల్లాలో ధనిక రైతాంగము దగ్గరి నిల్వ ధాన్యాన్ని పూర్తిగా బయటకు లాగి తక్కువైన ధాన్యం బయటనుంచి తెప్పించాలి.

(3) వసూలు చేసిన ధాన్యం పక్రమంగా ప్రజలకు మనిషికి 16 ఔన్సుల ...

విజ్ఞప్తి

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా రు.	24—0—0
విడిప్రతి	0—1—0
వారపత్రిక సం. చందా	9—0—0
వారపత్రిక	0—3—0

బెజవాడలో రేషనింగు అసమర్థత

పేలాది ప్రజల యిబ్బందులు

... పరిగాపుడుంటున్నారు.

ఆఫీసు రిజిష్టరులో ఒక దిక్కూ తెన్నూ లేదు. ఒక కార్డుకోసం వెళకాలంచే, ... తున్నారు. రేషనింగు డిపార్టుమెంటు ప్రవర్తన క్షమింపరాని నేరంగా ప్రజలు పరిగణిస్తున్నారు.

కమ్యూనిస్టుపార్టీ 3 లక్షల నిధికి ఆంధ్ర ప్రజల విరాళాలు

గుంటూరు, మార్చి 28

కామ్రేడ్ సుందరయ్య 3 లక్షల పార్టీ ఫండుకొరకు ఇచ్చిన పిలుపునందుకొని గుంటూరుతాలూకా కమిటీసభ్యులు పుత్సాహంతో 17 వేలు వసూలుచేసి యివ్వడానికి పూనుకున్నారు. ఇదివరకు ప్రజాశక్తిలో ప్రకటించిన మొత్తంగాక యీరోజుకు ఆఫీసుకు చేరిన మొత్తం.

పొన్నెకల్లు 700, కంతేరు 50, శేకూరు 120, తలపాడు 60, కుద్దపల్లి. 15/-

ఈ మొత్తంగాక మరి 1028 రూపాయలు వాగ్దానాలు వచ్చాయి.

రేపల్లె తాలూకా

రేపల్లె తాలూకాలో వసూలుచేసిన మొత్తం రు 1047-0-0లు. ఇదిగాక యింకా ఆరువేల వరకు వాగ్దానాలున్నాయి.

గుడివాడ తాలూకా

గుడివాడ తాలూకాలో నేటికి వసూలయిన మొత్తం రు 920-8-0 లు. గుడివాడ తాలూకాలో పార్టీ నిధి వసూళ్ళు యిప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయనీ, త్వరలో తాలూకా తీసుకున్న కోటాను పూర్తిచేసి పంపించగలమని తాలూకా కమిటీ వ్రాస్తున్నారు.

నందిగామ తాలూకా

కొణతమాత్మకూరు	82 14 0
పీరులపాడు	10 4 0
గుమ్మడిదుర్రు	16 0 0
కమ్మవారిపాలెం	50 0 0
మొత్తం	219 2 0

అనంతపురం తాలూకా

పూలకుంద గ్రామం	60 0 0

కర్నూలు జిల్లా

నందికోట్కూరు తాలూకా

వెలుగోడు	120 0 0
దీవనోలు	44 0 0
మిడుతూరు	10 0 0
నందికోట్కూరు	30 0 0
మూర్వకొండ	25 0 0
పీనాపురం	25 0 0
ప్రాతకోట	118 0 0
	372 0 0

పత్తికొండ తాలూకా

నంతకూరు	83 0 0
తైరవాడి	135 0 0
గోనెగండ్ల	30 0 0
పత్తికొండ	136 0 0
	387 0 0

కంభంతాలూకా

	308 0 0
నంద్యాలం	45 0 0
కర్నూలు టౌను	6 0 0

విజయనగరం

విజయనగరం	55 0 0

శేషాద్రిపురం

వేములపల్లి కృష్ణమూర్తి, కస్తూరిగార్ల వివాహ సందర్భంలో	35 0 0
కొమ్మిన వెంకటేశ్వరరావుగారి వివాహ సందర్భంలో	15 0 0

కాటూరు

నాగళ్ళ వెంకట్రామయ్య, రాజేశ్వరిగార్ల వివాహ సందర్భంలో	10 0 0

అమలాపురంతాలూకా యువజన మహాసభ

అమలాపురం, మార్చి 28

అమలాపురంతాలూకా ద్వితీయ యువజన మహాసభ చెయ్యేరు గున్నేపల్లిలో, మార్చి 23 న జరిగింది. వివిధ గ్రామాలనుండి 70 మంది యువకులు ప్రతినిధులుగాను, ప్రేక్షకులుగాను హాజరయ్యారు. ... సుబ్బారావుగారు అధ్యక్షతవహించారు. ... గంగాధరరావుగారు మహాసభను ప్రారంభించారు. ఆటలపోటీల్లో అనేక గ్రామాలనుండి వచ్చిన యువకులు పాల్గొన్నారు.

ప్రకాశంగారి వస్త్రవిధానాన్ని రద్దు చేయాలనీ, "ముందడుగు" నాటక ప్రదర్శనం, వాలంటీర్ కోర్, వయోజన విద్యాప్రచారములపై అద్వైవర్ల ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు వెంటనే తొలగించవలసిందిగాను - అమలాపురంలో వెంటనే కాలేజీని నిర్మించవలసిందిగాను - వయోజన ఓటింగు హక్కు ఇవ్వవలసిందిగాను - ప్రజారక్షణచట్టం వెంటనే రద్దుచేసి, నాయకులందర్నీ వెంటనే విడుదలచేయవలసిందనీ కోరుతూ తీర్మానించబడింది. తెలంగాణా, వియట్-నామ్ స్వాతంత్ర్య పోరాటాలను బలపరుస్తూహూ, తీర్మానించబడింది.

రాత్రి జరిగిన ... 15 వందల మంది ప్రజలు హాజరయ్యారు.

సామ్రాజ్యవాదులకు సంస్థానాధీశుల మద్దతు

ప్రజలనువీడి రాజీచేసుకొనే కాంగ్రెస్ నాయకులకిది హెచ్చరిక

బొంబాయి, ఏప్రెల్ 2

నరేంద్రమండలి స్థాయిసంఘం సమావేశమయింది. ఎన్నటి భోపాలు నవాబు ప్రసంగంలోనే వీరెలా విచ్ఛిన్నకర్యలకు పూనుకున్నారో ప్రకటితమైంది. స్వతంత్ర్యాన్ని అటంకపరచే సామ్రాజ్యవాద దాసులైన ఈ నరేంద్రుల దుశ్చర్యలు ఈక్రింది తీర్మానంలో మరింత స్పష్టపడుతున్నవి.

"నరేంద్రమండలి జనవరి 29 వ తేదీన ఆమోదించిన తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. రాజ్యాంగసభకు ప్రతినిధులను ఎన్నుకునే విషయమై రాయబారకమిటీలు చేసుకున్నరాజీని ఆమోదిస్తున్నాము.

బ్రిటిష్ ప్రణాళికను దాటరాదట

"బ్రిటిష్ ప్రణాళికను అచ్చితంగా అనుసరించాలి. దాని ప్రకారం ఇష్టమున్న సంస్థానాలే రాజ్యాంగ సభలో చేరవచ్చునవి, అదికూడా యూనియన్ చట్టాన్ని చర్చించేటప్పుడు మాత్రమే చేరాలని ఆ ప్రణాళికలో వున్నది. కాని అందుకొక షరతువున్నది. నరేంద్రమండలి ప్రకటించిన ప్రధానహక్కుల విషయమై సమాధాన మేర్పడాలి.

"ఆట్లీ ప్రకటనలో సార్వభౌమాధికారాలు బ్రిటిష్ అధికారంతోపాటు రద్దవుతాయన్నారు. సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగా స్వేచ్ఛగా తాము రాయబారాలను నడుపుతాయి."

ఇందుతోపాటు సంస్థాన ఆంతరంగిక విషయాలలో "స్థానిక పరిస్థితుల"ను బట్టి త్వరగా పనిచేయాలనీ, తమ నిరంకుశపాలనకు ఇకదురి లోక్యం లేనట్లు ఈ తీర్మానంలో చేర్చారు.

ఈ క్రింది అంశాలపై రాజ్యాంగసభతో రాయబారాలు నడపాలని భోపాలునవాబుకు అధికారమిస్తూ తీర్మానించారు.

"1. సార్వభౌమాధికారాలు రద్దు కావడంవల్ల ఏర్పడే సమస్యలపై వైస్రాయితో సంభాషించాలి. 2. సంస్థానాలు చేసుకోవలసిన సంధులను గూర్చి తాత్కాలిక ప్రభుత్వంతోను, బ్రిటిష్ అధికారులతోను సంప్రతించాలి."

కాని సంప్రతింపులకు ఈ షరతులుండాలని తీర్మానంలో ఉంది.

"(1) సంప్రతింపులు 1947 జనవరి 29 తేదీ నరేంద్రమండలి చేసిన తీర్మానం, తర్వాత సంస్థాన రాజ్యాంగ సంఘం సంప్రతీర్మానాలను అనుసరించే జరగాలి. (2) అందులోను ఈ రాయబారాలలో చేసుకున్న నిర్ణయాలను వ్యక్తిగతంగా ఆయా సంస్థానాలు అంగీకరించాలి.

"అధికారం మార్పుకు ముందు ప్రత్యేక సంస్థానాల విషయమై తృప్తికరమైన పరిష్కారం కుదుర్చుకొనేందుకు వైస్రాయికి నరేంద్రమండలి అధ్యక్షుడు వ్రాయాలని కోరుతున్నాము."

ఈ తీర్మానంలో స్పష్టంగా ఒక సంగతి బోధపడుతున్నది. ప్రజలతో ఏమాత్రం సంబంధంలేకుండా, తామే సర్వస్వతంత్రులమని, తమ ఇష్టంవచ్చిన షరతులకు ఒప్పుకుంటేనే రాజ్యాంగసభలో చేరుతామని ఈ నిరంకుశ ప్రభువులు చెబుతున్నారు.

భారతదేశ స్వతంత్రానికి సామ్రాజ్యవాదులలాగే వీరూ గర్భశత్రువులు. వీరితో బేరసారం చేసుకొని కాంగ్రెస్ నాయకులు లొంగిపోవడం మూలంగానే వీరిలా తమ అడియాలను చూపుతున్నారు.

సంస్థానాలను రద్దుచేసి, అక్కడి ప్రజల నిర్ణయం ప్రకారం ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడాలి. అందుకై ప్రయత్నించినప్పుడే స్వతంత్రమనే మాటకు అర్థముంటుంది. అలాగాక సామ్రాజ్యవాద దాసులతో రాజీ చేసుకోవడం భారత ప్రజాకోటి గొంతు కోయడమే అవుతుంది.

భారత స్వతంత్రంతో నూతన యుగారంభం

డి. యన్. ప్రిట్ అభిభాషణ

లండన్, ఏప్రియల్ 1

బ్రిటన్‌లోను, యూరప్‌లోను ఉన్న భారత విద్యార్థుల 11వ మహాసభ లండన్‌లో జరిగింది. రెండువేల విద్యార్థుల తరపున 200 మంది ప్రతినిధులు సభకు హాజరయ్యారు.

పార్లమెంటులో స్వతంత్ర లేబరు సభ్యుడైన డి. యన్. ప్రిట్ మహాసభను ప్రారంభించుతూ యిలా ఉపన్యసించాడు:

"సామ్రాజ్యవాదం యొక్క కుట్రలన్నీ నాకు చాలకాలంనుండి తెలుసు. ప్రపంచంలో ప్రజలంతా సమానమే. స్వాతంత్ర్యం అనుభవించడానికి, అభివృద్ధి చెందడానికి అందరికీ హక్కుంది. స్వాతంత్ర్యం భారత ప్రజలకే గాక ప్రపంచ ప్రజలందరి జన్మహక్కు. ఇప్పటివరకు సామ్రాజ్య తత్వం మానవ సమాజంలో సగభాగంమీద పెత్తనంచేసి దోపిడి చేసింది, అనేకమంది చావుకు కారణభూతమయింది.

కాని ప్రపంచం మేల్కొంటోంది. 20 కోట్ల సోవియట్ ప్రజలు ఈ దోపిడీ విధానమ్నుండి విముక్తిపొందారు. భారతదేశంకూడ ఈ బానిస బాధనుండి స్వాతంత్ర్యం పొందే కాలం ఆసన్నమైంది. భారత స్వాతంత్ర్యంతో ప్రపంచంలో శాంతి, స్వాతంత్రములతో కూడిన నూతనయుగం ప్రారంభమౌతుంది."

మహాసభలో విద్యార్థులు మూడు రోజులపాటు సమగ్ర చర్చలు జరిపి రాబోయే సంవత్సరానికి విద్యార్థులు అనుసరించడానికి ఒక పంథా నిర్ణయించారు.

బ్రిటన్‌లో భారత విద్యార్థి ఫెడరేషను అధ్యక్షుడు రఫీక్ జకారియా బ్రిటన్‌లో భారతవిద్యార్థులు అధికారులక్రింద సాంఘిక దురవస్థలకు గురి అవుతున్నారనియూ, ఇండియానుండి ఒక రాయబారవర్గం వచ్చి భారత విద్యార్థుల స్థితిగతులను తెలుసుకోవలసిన అవశ్యకత ఉందనీ తెలియజేశారు.

(1 వ పేజీ తరువాయి)

వగైరా కొన్నిచోట్ల మాత్రమే పారిశ్రామిక కార్మికుల స్థితి కొంత బాగుపడింది. అయినప్పటికీ కార్మికుల ఆర్థిక స్థితి చాల దుస్థితిలో వుంది. ఈ విషయమై త్వరగా అభివృద్ధి చేయాలి.

చట్టాలతో సమ్మెలు పోవు

"కేవలం చట్టాలతో సమ్మెలు తొలగించ వీలులేదని అనుభవం తెలుపుతున్నది. సమ్మెల హక్కును కొన్ని నియమాలు పెట్టడంకూడ సాధ్యమవుతుందా అనేది అనుమానమే. అలా చేయాలంటే లాకౌట్లను అరికట్టాలి, పని షరతులలో మార్పులు రావాలి.

"కార్మికులను పరిశ్రమల, ప్రజల పాలనా వ్యవహారంలో చేర్చుకోవడంద్వారా కార్మిక సమస్యలు చక్కగా పరిష్కారం కాగలవని భావిస్తున్నాము. సంయుక్త యాజమాన్యం సమ్మె సమస్యను సుళువుగా పరిష్కరించ గలదు. అలాగా దేశమంతటా విస్తృతంగా కార్మికోద్యమం వ్యాపించబడింది.

"ఈ క్రింది ప్రాథమిక హక్కుల ప్రణాళికను సిఫారసు చేస్తున్నాము. ఆహార, గృహ సౌకర్యాలకు కనీస స్థాయిని నిర్ణయించాలి; కార్మికుల రాజకీయ హక్కులు వికాసపరచాలి; ప్రపంచ కార్మిక మహాసభతో సహకరించాలి; ట్రేడ్‌యూనియన్ ఆఫీసర్లకు శిక్షణ సంస్థలు ఏర్పరచాలి. కార్మికుల సౌకర్యాలను పెంచే చట్టం చెయ్యాలి."

గ్రీసురాజు మరణం

ఏథెన్సు, ఏప్రియల్ 1

గ్రీసురాజు రెండవజార్జి ఈ వేళ సాయంత్రం గుండె జబ్బువల్ల చనిపోయాడు.

అతని తమ్ముడు పాల్ కొత్తరాజయ్యాడు. పాల్ వయసు 46 ఏళ్ళు.

టర్కీ సామ్రాజ్యాధిపత్యంనుండి గ్రీసు విముక్తి పొందినప్పటినుండీ బ్రిటిష్ జర్మన్ రాజవంశాలకు చెందినవారే గ్రీసు రాజులుగా వుంటూ వస్తున్నారు. ఈ రాజులను బ్రిటిష్ ప్రభుత్వమే నియమించుతూంది. 1829 లో బ్రిటిష్, ఫ్రెంచి, రష్యన్ ప్రభుత్వాలు కలిసి జర్మన్ రాకుమారుడయిన ఆటోను గ్రీసు రాజుగా నియమించాయి. 1912 లో మొదటి జార్జిని బ్రిటిష్ ప్రభుత్వం రాజుగా నిలిపింది.

చనిపోయిన రెండవజార్జి 1922 లో రాజయ్యాడు. 1923 లో ఫాసిస్టు జనరల్ మెటక్సాస్ నియంతృత్వాన్ని స్థాపించడానికి కుట్ర పన్నాడు. జార్జిరాజు ఆ కుట్రలను బలపరిచాడు. ఆ కుట్రలు భగ్నమయాయి. 1924 లో గ్రీకు ప్రజలు మూడింట రెండు వంతుల మెజారిటీ వోటుతో జార్జిరాజును దేశంనుండి తరిమికొట్టారు. ఆ తరువాత రిపబ్లిక్ ప్రభుత్వ మేర్పడింది.

1935 లో మెటక్సాస్, కొండిలిస్‌కలిసి ఫాసిస్టు కుట్రపన్ని రిపబ్లిక్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఫాసిస్టు నియంతృత్వాన్ని స్థాపించారు. జార్జి రాజు తిరిగిరావడం గురించి ప్రజాభిప్రాయమంటూ బూటకపు ఎన్నికలు జరిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దీనిలో ప్రముఖపాత్ర నిర్వహించారు. ఆ ఎన్నికల ఫలితంగా జార్జి తిరిగి వచ్చాడు. వచ్చి నరహంతకుడయిన ఫాసిస్టు మెటక్సాస్‌కు సర్వాధికారాలు అప్పగించాడు.

గత యుద్ధంలో, గ్రీసును నాజీలు ఆక్రమించుకున్నప్పుడు (1941 లో) జార్జి పారిపోయాడు. గ్రీకు ప్రజలు, ప్రతిఘటన పోరాటము సాగించి, స్వాతంత్ర్యం సంపాదించారు. కాని, యుద్ధానంతరం బ్రిటన్ గ్రీసుపై బాహాటంగా దండయాత్ర సాగించింది. రాచరికవాద ఫాసిస్టువర్గాలకు పట్టంకట్టారు. గత సెప్టెంబరులో మళ్ళా బూటకపు ఎన్నికలు జరిపి, జార్జిరాజును తిరిగి సింహాసనం ఎక్కించారు.

ఈవిధంగా గ్రీసులో తెరవెనుకనుండి అధికారం చెలాయిస్తున్నది మొదటినుండీ వరాయసామ్రాజ్యవాదులే. ఇప్పుడు అమెరికా సర్వాధికారం హస్తగతం చేసుకోబోతూంది. అందువల్లనే కొత్త రాజు రావడంవల్ల పరిస్థితుల్లో మార్పు వుండదని బ్రిటిష్ ప్రభుత్వం ఈవేళ ప్రకటించింది.

ఫ్రెంచి పాలనపై మడగాస్కర్ తిరుగుబాటు

అంటననారివో, ఏప్రియల్ 1

ఆఫ్రికాకు తూర్పునవున్న పెద్దదీవి మడగాస్కర్ ఫ్రెంచి వలసదేశం. ఫ్రెంచి సామ్రాజ్యవాద పరిపాలననుండి విముక్తి పొందడంకోసం మడగాస్కర్ ప్రజలు రెండు రోజులక్రిందట తిరుగుబాటు ప్రారంభించారు. రాజధాని అంటననారివోకు ఉత్తరాన, దక్షిణాన కీలక ప్రదేశాల్లో ఫ్రెంచి సేనలపై దెబ్బతీశారు. మడగాస్కర్ దక్షిణ కొసనవున్న డాఫిన్ దుర్గంలోకూడా తిరుగుబాటు ఉద్యమం వ్యాపించింది. దగోవారెజ్ అనేచోట ఫ్రెంచి ఆయుధాగారాన్ని ప్రజలు స్వాధీనం చేసుకున్నారు.

ఫ్రెంచి సామ్రాజ్యవాద మిలిటరీ అధికారులు తిరుగుబాటు నడవడానికి సేవలనే కాకుండా, యుద్ధవిమానాలనుకూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కొద్దిరోజుల్లో పూర్తిగా అణచేస్తామని బీరం కొడుతున్నారు. డాఫిన్ దుర్గంలో అనుమానించినవారినందరినీ అరెస్టుచేశారు.

ఇండోచైనా దురాక్రమణను ప్రోత్సహించిన ఫ్రెంచి వలసమంత్రి మౌటెట్, మడగాస్కర్‌లోని ఫ్రెంచి అధికారులకు కుసానాయుధాల సహాకారాలను అందజేశాడు.

బర్మా రాజ్యాంగసభ ఎన్నికలు

రంగూన్, ఏప్రియల్ 1

బర్మాలో రాజ్యాంగ నిర్ణయసభకు ఎన్నికలలో ఇప్పటికే జనరల్ అంగ్‌సాన్ అంటీ ఫాసిస్టు ఫ్రీడమ్ లీగుకు జనరల్ సీట్లలో దరిదాపు సగం 88 స్థానాలు పోటీ లేకుండా వచ్చినట్లు తెలుస్తూ ఉంది.

పోలీసులదాడి నిరసిస్తూ 1000 మంది ప్రజల ప్రదర్శనం

చిలకలూరిపేట సమ్మె సాగుతూనేవుంది

(మా విలేఖరి)

నర్సారావుపేట, ఏప్రియల్ 2

చిలకలూరిపేట బుడాకో కార్మికులసమ్మె పోలీసు దౌర్జన్యాలకు వెక్కు చెదరకుండా సాగుతూనేవుంది. సమ్మె నాయకులు ఎదురయినప్పుడు పోలీసు ఆఫీసర్లు బెదిరిస్తూ తిరుగుతున్నారు. నిన్నటిదినం 30 మంది రిజర్వు, ఇద్దరు సబిన్‌స్పెక్టర్లు కామ్రేడ్ సుబ్రహ్మణ్యం కొరకై వేలూరు గ్రామంపై దాడిచేసి సోదాలు జరిపారు. పోలీసులు సోదాలు చేస్తుండగా వేయిమంది ప్రజలు పెద్ద ప్రదర్శనం జరిపి, పోలీసు చర్యలను నిరసించారు.

సుబేదార్ ప్రవేశపెట్టిన ప్రధాన సవరణలు రెంటిని ఆర్థిక మంత్రి అంగీకరించారు. పెట్టుబడిలో నూరింట 6 భాగాలకు, లేక లక్ష రూపాయలకు (ఏది ఎక్కువైతేదానికి) పైన్నన్న వర్తించదు అని ఒక సవరణ. రెండో సవరణ ఎన్నపరిమితి నూరింట 16½ వంతులు మాత్రమే వుండాలని కోరుతూంది. ఈ సవరణలతో బిల్లు ఆమోదించారు. సమిష్టి హిందూ కుటుంబపు ఆస్తులపై బిల్లు వెళ్ళకూడదనే సవరణ, ధర్మాదాయాలకు వర్తించకూడదనే సవరణ వోడిపోయినాయి.

లేబర్ యూనియన్‌కు నష్టపరిహారమివ్వరు

అసెంబ్లీలో సుబ్బరాయన్ సమాధానం

మద్రాసు, మార్చి 31

కామ్రేడ్ ఆనంద నంబియార్ పంపిన ప్రశ్నలకు సమాధానమిస్తూ డాక్టరు సుబ్బరాయన్ డిసెంబరు 17 తర్వాత మధురలో జరిగిన దౌర్జన్యాలపై విచారణ చేయడం సందర్భంలో దిండిగల్ మద్రాస్ మధురలలో పార్టీఆఫీసులమీద, ట్రేడ్‌యూనియన్ ఆఫీసులమీద దాడులు, సోదాలు చేశారని చెప్పారు. ప్రత్యేక నేరాలకొరకై అరెస్టులు చేశారు అన్నారు. మద్రాసులోని ఎస్. ఐ. రైల్వే లేబరుయూనియన్ ఆఫీసుమీద దాడి జరగడానికి కారణం అక్కడివారికి కుట్రలో సంబంధంవున్న సంగతి తెలుసుకోవడానికేనట. మధుర బ్రాంచి యూనియన్ (ఎస్. ఐ. ఆర్.) అధ్యక్షుడుని మరొక ప్రముఖ సభ్యుడు అండీ అనేవారిని కుట్రకేసులో ముద్దాయీలుగా పట్టుకొన్నారని చెప్పారు. పోలీసులు బీరువా తలుపులు పగులకొట్టడానికి బైనెట్లుఉపయోగించలేదట. చాలా కాగితాలు పట్టుకెళ్ళారు. కాని లేబరు యూనియనుకు పోలీసులు కలిగించిన నష్టానికి పరిహారం ఇవ్వ పనిలేదనీ, విచారణ జరపడం తమ వుద్దేశం కాదనీ చెప్పారు.

తంజావూరు రైతుల మెమొరాండం

తంజావూరు జిల్లాలో రైతుల యిబ్బందులను గురించి తమిళనాడు కిసాన్ సభ కార్యదర్శి జనవరి 3 న ఇచ్చిన మెమొరాండమును అసెంబ్లీ ముందు పెట్టాలని కామ్రేడ్ వంబియార్ ప్రశ్న పంపించారు. (దీనిలో మిరాశీదార్ల దాడులన్నీ వివరంగా తెలుపుతూ ప్రభుత్వ రక్షణ యివ్వాలన్నారు. దానికి బదులు ప్రభుత్వం జనవరి 28 వ ప్రజారక్షణ ఆర్డినెన్సు నుపయోగించింది.) ఆవిధంగా అసెంబ్లీముందు పెట్టడానికి అవసరంలేదనీ, అక్కడ అమలుజరపబడుతూన్న సెక్షను 144 ను రద్దుచేయడానికి ప్రభుత్వం అంగీకరించదని చెప్పారు.

హరిజన దేవాలయ ప్రవేశాధికారం బిల్లు

హరిజనులకు దేవాలయ ప్రవేశాధికారం ఇస్తూ నేడు మద్రాసు అసెంబ్లీలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడి శాసనం చేయబడింది. దీనిని కౌన్సిల్ (పై శాసనసభ) కూడా ఆమోదించినాక ప్రభుత్వం ఒక తేదీ ప్రకటించును. అనాటినుండీ దానిని అమలు జరుపుతారు.

వ్యాపారలాభాల బిల్లు చట్టం అయింది

కేంద్రశాసనసభ చర్చ

ఢిల్లీ, ఏప్రిల్ 1

నేడు కేంద్ర అసెంబ్లీలో వ్యాపారలాభాల బిల్లు అంగీకరించబడింది. శ్రీ గురుమూ

ఇండోచైనాకు కొత్త హైకమీషనరు రాక

తిరిగి సంప్రతింపుల వదంతి

సైగాన్, ఏప్రిల్ 1

ఇండోచైనాకు కొత్త హైకమీషనరుగా నియమింపబడిన ఎమిలి బోలార్ట్ సైగాన్ చేరుకున్నారు.

వెనుక అన్నాం రాజుగా వుండి, ప్రజలకు తన అధికారం అప్పగించేస్తున్నానంటూ సింహాసనాన్ని పరిత్యజించిన బోదాయ్‌ని తిరిగి గద్దె ఎక్కించాలని కొంతమంది ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ప్రయత్నించారు. కాని, అతనందుకు పూర్తిగా నిరాకరించారు. ప్రజానాయకుడయిన డాక్టర్ హో-చి-మిన్ తన కేసవిడెంటే అనవి చెప్తున్నారు.

డాక్టర్ హో-చి-మిన్ ఫ్రెంచి ప్రభుత్వంతో తిరిగి రాయబారాలను ఇతనిద్వారా ప్రయత్నించ వచ్చునని కొందరనుకుంటున్నారు.

ఆకలిమంటను అమెరికా స్వార్థానికి ఉపయోగిస్తుంది

యుగోస్లావియా ఖండన

బెల్‌గ్రేడ్, ఏప్రిల్ 1

"యుగోస్లావియాకు మిత్రరాజ్య పునర్నిర్మాణ సంఘంద్వారా ఆహారసప్లయి అందకుండా చేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ఆకలిమంటతో మాడ్చి యుగోస్లావియాను తమ పెత్తనంక్రిందికి తెచ్చుకోగలమని అమెరికాసామ్రాజ్యవాదులు కలలుగంటున్నారు.

"కాని యుగోస్లావియా ప్రజలు, ఇంత నీచానికి ఒడిగట్టుతూన్నవారిని అసహ్యించుకుంటున్నారు, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, వారికుట్రలను భగ్నంచేయగలరు", అని యుగోస్లావియా ఒడెశ వర్తకశాఖ మంత్రి ఈవేళ ప్రకటించారు.

ఉత్తర హొనాన్‌లో చైనా కమ్యూనిస్టుల ఎదురుదాడి

షాంఘై, ఏప్రిల్ 1

ఉత్తర హోనాన్ రాష్ట్రంలో కొమింటాంగు ముఖ్యకేంద్రాల్లో ఒకటయిన సిన్‌సియాంగుపై 1,20,000 కమ్యూనిస్టు సేన దాడి ప్రారంభించింది. జనరల్ ల్యూ-పో-చెంగ్ ఈ దండయాత్రను నడుపుతున్నారు.

చైనాలో చాల ప్రధానమైన రైలుమార్గం పీపింగ్-హాంకో రైల్వే దీనిపై అనేక ప్రదేశాల్లో కమ్యూనిస్టుసేనలు దాడులు ప్రారంభించాయి. ఫలితంగా ఆ రైల్వేపై రాత్రిపూట రైళ్ళు రాకపోకలను పూర్తిగా ఆపివేశారు.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE